క్లుప్తంగా

అందుబాటులో పాలిసెట్ హాల్ టికెట్లు

ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీ పాలిసెట్ -2024 హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గురుగుబెల్లి దామోదర్‌రావు బుధవారం తెలిపారు. హాల్ టికెట్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాంకేతిక విద్యాశాఖ పాలిసెట్ పరీక్ష నిర్వహిస్తుందన్నారు. పరీక్ష నిర్వహణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

హోమ్ ఓటింగ్ దరఖాస్తుల అందజేత



మంచానికి పరిమితమైన రోగికి ఓటు దరఖాస్తు అందజేస్తున్న ఎన్నికల సిబ్బంది

జి.సిగడాం: మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు హోమ్ ఓటింగ్ కోసం బుధవారం ఎన్నికల సిబ్బంది దరఖాస్తులు అందించారు. 8, 9, 10, 11, 12 పోలింగ్ కేంద్రంలో సెక్టర్ అధికారి మహాదాసుల రమేష్, బూత్ లెవల్ అధికారి తులసీప్రసాద్ సాహు ఆధ్వర్యంలో ఇంటింటికీ అవసరమైన వారికి వెళ్లి దరఖాస్తులను అందించారు. 40 శాతం దాటిన దివ్యాంగులకు కూడా దరఖాస్తులు అందజేసినట్లు తెలిపారు. బూత్ లెవల్ అధికారులు భూపతి నర్సింగరావు, పాగిరి రాము ఉన్నారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం రేపు

రణస్థలం: మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో శుక్రవారం లైన్స్ మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు వంటి పనులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎస్.బయ్యన్నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రణస్థలం, జే.ఆర్.పురం, రావాడ, కొండములగాం, బంటుపల్లి, కమ్మసిగడాం, సంచాం, అర్జునవలస తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.

నేడు రూరల్ పరిధిలో ..

అరసవల్లి: శ్రీకాకుళం రూరల్ మండలంలోని కనుగులవానిపేట సబ్‌స్టేషన్ కళ్లేపల్లి ఫీడర్ పరిధిలో పలు గ్రామాలకు గురువారం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆపరేషన్స్ ఈఈ ఎస్.బయ్యన్నాయుడు తెలిపారు. కళ్లేపల్లి, మోపసుబందరు, సాధుపేట, పెద గనగళ్లవానిపేట, పుక్కళ్లపేట, నరసయ్యపేట, పరదేశిపాలెం గ్రామాలకు సరఫరా ఉండదని..వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

వలంటీర్ల రాజీనామా



రాజీనామా లేఖలతో వలంటీర్లు

ఎచ్చెర్ల క్యాంపస్: కుప్పిలి-2(బుడగుట్లపాలెం) గ్రామ సచివాలయ పరిధిలోని గ్రామ వలంటీర్ల బుధవారం రాజీనామా చేశారు. గ్రామ కార్యదర్శికి రాజీనామా లేఖలు అందజేశారు.

శ్రీకూర్మనాథాలయంలో శ్రీరామనవమి ఉత్సవం




శ్రీకూర్మనాథాలయంలో ఉత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

గార: ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మనాథాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని మంటపంలో సీతారామలక్ష్మణులు వేంచిపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరాముని జన్మదినంతో పాటు పట్టాభిషేకం, సీతారాములు కల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. ఈవో జి.గురునాథం, ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు, పద్మనాభాచార్యులు, దాసుబాబు, కిషోర్‌బాబు, శ్రీనివాసాచార్యులు ఉన్నారు.

29 మందికి ఉద్యోగ అవకాశం

రణస్థలం: మండల కేంద్రంలోని పీఆర్ కౌముది జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఎంఎస్ఎన్ ఫార్మా లేబరేటరీ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్ పూర్తయిన 29 మంది విద్యార్థులకు ఉద్యోగంతోపాటు డిగ్రీ చదువుకునే అవకాశం కల్పించారు. ఎంఎస్ఎన్ ఫార్మా హెచ్ఆర్‌లు విజయ్, కిరణ్, కౌముది కళాశాల సిబ్బంది మధు, శ్రీనివాస్ పాల్గొన్నారు.

సకల గుణాభిరాముడు



శ్రీరామనవమి కోసం వివరిస్తున్న సూరిబాబు

శ్రీకాకుళం కల్చరల్: శ్రీరామ నవమి సందర్భంగా డీసీసీబీ కాలనీలోని సుందర సత్సంగం అధ్యక్షులు పెరంబదూరు సూరిబాబు ఆధ్వర్యంలో బుధవారం ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సకల గుణాభిరాముడు శ్రీరాముడని, రామరాజ్యం, సీతాకల్యాణం విశిష్టత కోసం తెలియచేశారు.

అంగరంగవైభవం..
సీతారాముల కల్యాణం

ఊరూరా పచ్చని పందిళ్లు.. ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభే.. ఎవరి నోట విన్నా రామమయమే. మాఊరు దేవుడు..అందాల రాముడు పాటలే.. శ్రీరామ నవమి ఉత్సవాన్ని బుధవారం అత్యంత వైభవంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా రామాలయాలను సుందరంగా అలంకరించారు. సీతారాముల కల్యాణం, పట్టాభిషేకాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా జరిపించారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ సుందర దృశ్యాలను భక్తజనం కనులారా వీక్షించి తరించారు. వేకువజాము నుంచి రామాలయ, ఆంజనేయస్వామి ఆలయాలకు భక్తులు వెళ్లి పూజలు చేశారు. ఉత్సవకమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. పానకాన్ని పంచిపెట్టారు. మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు మరింత భక్తిభావాన్ని పెంచాయి. పూజా కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు భాగస్వాములయ్యారు.



శ్రీకాకుళం కల్చరల్: కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న అభయాంజనేయస్వామి ఆలయం వద్ద సందడి



శ్రీకాకుళం కల్చరల్: పీఎన్ కాలనీ వరసిద్ధి వినాయక దేవాలయంలో కల్యాణమహోత్సవం



శ్రీకాకుళం కల్చరల్: మంగువారితోటలో పాల్గొన్న భక్తజనం



శ్రీకాకుళం కల్చరల్: తుమ్మావీధిలో కల్యాణ వేడుకలు



బొంతావారి వీధి కృష్ణార్జున మందిరంలో



గార: అయ్యవారిపేటలో నవమి సందడి



గార: జొన్నలపాడు గ్రామ కాలనీలో సీతారాముల కల్యాణ మహోత్సవం



శ్రీకాకుళం కల్చరల్: పున్నపు వీధిలో అరటి గెలలతో అలంకరణ



గార:శ్రీకూర్మం కోవెల వీధిలో శ్రీరామనవమి వేడుకలు



ఎచ్చెర్ల క్యాంపస్: పోలీస్ క్వార్టర్స్‌లోని శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు



జి.సిగడాం: పెంట గ్రామంలో పందిరి రాట వేస్తున్న భక్తులు



శ్రీకాకుళం రూరల్: సానివాడ గ్రామంలో కల్యాణ వైభోగం



ఎచ్చెర్ల క్యాంపస్: ఫరీదుపేట రంగనాథస్వామి ఆలయంలో శ్రీరాముని అలంకరణలో రంగనాథస్వామి



ఎచ్చెర్ల క్యాంపస్: పోలీస్ క్వార్టర్స్‌లోని కోదండ రామ ఆలయంలో పూజలు చేస్తున్న ఎస్పీ జీఆర్ రాధిక దంపతులు



శ్రీకాకుళంలోని కోదండ రామాలయంలో జీలకర్ర బెల్లం చూపిస్తున్న అర్చకులు



కోదండ రామాలయంలో కల్యాణానికి హాజరైన భక్తజనం



రణస్థలం: పాతర్లపల్లిలో సీతారామ కల్యాణంలో పాల్గొని పూజలు చేస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌కుమార్



ఎచ్చెర్ల: పూజలందుకుంటున్న సీతారాములు



అరసవల్లి :వెలమవీధి రామమందిరంలో కల్యాణ మహోత్సం

మంత్రి ధర్మాన కృషితోనే వంశ'ధార'

శ్రీకాకుళం (పీఎస్‌కాలనీ):

మంత్రి ధర్మాన ప్రసాదరావు కృషితోనే వంశధార ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమైందని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం రూరల్ మండల అధ్యక్షుడు చిట్టి జనార్దనరావు అన్నారు. శ్రీకాకుళంలోని టౌన్‌హాల్‌లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. సాగునీరు లేక పంటలు పండక రైతులు నానా ఇక్కట్లు పడేవారని, పశువులు సైతం తాగునీటికి, గ్రాసానికి ఇబ్బందులు పడేవారన్నారు. వీటిని గమనించిన ధర్మాన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి వంశధార ప్రాజెక్టును పూర్తిచేయించి నీటి కష్టాలు తీర్చారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం నియోజకవర్గంలోని శ్రీకాకుళం, గార మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ధర్మానకే దక్కిందన్నారు. శ్రీకాకుళం-ఆమదాలవలస రహదారికి కూడా నిధులు విడుదలయ్యావని చెప్పారు. మరో 15 రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. మంత్రి ధర్మాన హయాంలోనే జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోర చిన్నంనాయుడు, సర్పంచులు పొన్నాన కూర్మారావు, ముప్ప రాజారావు, రంధి వాసుదేవరావు, సోషల్ మీడియా ఇన్‌చార్జి బొచ్చన రాజేష్, వైఎస్సార్‌సీపీ నాయకులు కొవ్వాడ సూర్యనాయుడు, బలగమోహన్ ఉన్నారు.



మాట్లాడుతున్న జనార్దనరావు

కల్యాణోత్సవంలో మంత్రి ధర్మాన



కల్యాణ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ధర్మాన

శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లిలోని రామమందిరంలో జరిగిన సీతారాముల కల్యాణ వేడుకలలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలను స్వామివారి సమర్పించారు. అనంతరం కణ్యాణ వేడుకలను తిలకించారు. అలాగే పాలకొండ రోడ్డులోని కోదండ రామాలయంలో జరుగుతున్న సీతారాముల కల్యాణోత్సవాలలో భాగంగా ప్రముఖ హరికథకులు బుసకల రంగారావ్ భాగవతార్ సీతాకల్యాణం హరికథను చెప్పారు.

నామినేషన్ పత్రాల సమర్పణపై అవగాహన

రణస్థలం: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పణపై జాగ్రత్తలు పాటించాలని ఎచ్చెర్ల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నింపాలని సూచించారు. పత్రంలో ఏ ఒక్క ఖాళీ ఉండకూడదని, అన్నీ పేజీలపై సంతకాలు పెట్టాలన్నారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే ముందు రోజు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని, అందులోనే ఖర్చుల వివరాలు చూపించాలన్నారు. ఏ ఒక్క నామినేషన్ పత్రం తిరస్కరణకు గురికాకూడదని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు ఆదేశించారన్నారు. అందుకే ముందు రోజే నామినేషన్ పత్రాలు నింపే విధానంపై పూర్తిగా అవగాహన కల్పిస్తామన్నారు. నామినేషన్ దాఖలు చేసే కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలులో ఉంటున్నందున అభ్యర్థితో ఇద్దరు, ముగ్గురు మాత్రమే కార్యాలయంలోనికి అనుమతి ఉంటుందన్నారు. తహసీల్దార్ ఎల్.రామారావు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ హేమసుందర్ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ఆర్వో లక్ష్మణరావు

సీఎం జగన్ పాలన అద్భుతం

- ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం
- ఎన్నికల ప్రచారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం (పీఎస్‌కాలనీ): ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలన అద్భుతమని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మార్పులు గమనించాలని ప్రజలను కోరారు. నగరంలోని గుజరాతీపేట, హయాతీనగర్ ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నామని..బాణాలు సంధించాలన్నారు. గత ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రజల మధ్యనే ఉన్నామన్నారు. రాష్ట్రంలో దొంగ మీడియా ఉందని.. వారు ప్రతిదాన్ని వక్రీకరించడమే వారిపనన్నారు. 14 ఏళ్ల పాటు దోపిడీ పాలన సాగించిన పార్టీ ఒకవైపు..ఐదేళ్లు సుపరిపాలన చేసి అద్భుతాలు సృష్టించిన పార్టీ ఇంకొక వైపు ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో జరిగిన మార్పులను గమనించాలని విజ్ఞప్తి చేశారు. 14 ఏళ్ల పాటు పాలించిన చంద్రబాబు జిల్లాకు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రిమ్స్ మెడికల్ కాలేజీ, అంబేడ్కర్ యూనివర్సిటీ, వంశధార ప్రాజెక్టును జిల్లాకు తీసుకొచ్చామన్నారు. ఆయన తనయుడు జగన్ మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి మూలపేట పోర్టు, రూ. 700 కోట్లతో ఉద్దానం వాటర్ స్కీమ్, బుడగుట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించారని చెప్పారు. అభివృద్ధి అంతా నేనే చేశానని బాబు చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. పచ్చమీడియాకు వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదన్నారు.

అర్హతే ప్రామాణికంగా పథకాల వర్తింపు

చంద్రబాబు పాలనలో పేద ప్రజలంతా విద్య, వైద్యానికి దూరమయ్యారని ధర్మాన అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను చేరువ చేశామన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి ఊళ్లకు ఊర్లే నిర్మించామన్నారు. ప్రభుత్వ పథకాలు సగౌరవంగా అందుకునేలా చేశామన్నారు. ఇందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల సమన్వయంతో అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించామన్నారు.

జగన్ దగ్గర చంద్రబాబు నాటకాలు సాగవు

సంక్షేమ సారథి జగన్ దగ్గర చంద్రబాబు నాటకాలు సాగవని మంత్రి ధర్మాన అన్నారు. మన ఊరు, మనందరి స్థితిగతులు పెంచిన ప్రభుత్వం ఇదని చెప్పారు. జీవన ప్రమాణాలు పెంచిన ప్రభుత్వానికి తోడుగా ఉండాలని ప్రజలంతా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు. గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ తనకు ఈ ఎన్నికల్లో రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు కారణం జగన్ అందించిన సుపరిపాలనేనని చెప్పారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా పేరాడ తిలక్‌కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు దుక్క గన్నిరాజు, అంధవరపు సంతోష్, సునీల్, యడ్ల వెంకట్, కనపల తేజ, చీమల తారక్, అప్పన్నయాదవ్, మురపాలన ఆనంద్, కొంద్రు నాగరాజు, మోహన్, రమణ, గుంటజ్యోతి, లక్ష్మి, పైడి చందు, తాండ్ర అరుణమ్మ, యడ్ల శ్రీదేవి, తూర్పు, కళింగవైశ్య కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ఎం.వి.పద్మావతి, ఎం.వి.స్వరూప్, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయరావు, ఎం.ఎ.రఫీ, కొండాల గణేష్, బిర్లంగి రామ్మోహన్ ఉన్నారు.



గుజరాతీపేటలో ధర్మాన ప్రసాదరావుకు హారతులిచ్చి స్వాగతం పలుకుతున్న మహిళలు



దివ్యాంగుడిని ఆప్యాయంగా పలకరిస్తున్న మంత్రి ధర్మాన

అభివృద్ధికి అండగా నిలవాలి

గార: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఓటు వేయాలని వైఎస్సార్‌సీపీ యువనాయకుడు ధర్మాన రామ్‌మనోహర్ నాయుడు కోరారు. పూసర్లపాడు, శాలిహుండం గ్రామాల్లో బుధవారం పర్యటించారు. ఉపాధి హామీ వేతనదారులతో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల మాదిరిగా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి నీరు-చెట్టు నిధులను తినేసే సంప్రదాయం వైఎస్సార్‌సీపీలో లేదన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావుల హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి తీర్పు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేగా ధర్మాన ప్రసాదరావు, ఎంపీగా పేరాడ తిలక్‌ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ పీస గోపి, వైస్ ఎంపీపీ అరవల రామకృష్ణ, మార్పు పృధ్వీరాజ్, జల్లు గౌరిపతి నాయుడు, చింతల గడ్డెయ్య ఉన్నారు.



గార: వేతనదారులతో మాట్లాడుతున్న రామ్‌మనోహర్‌నాయుడు

శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని సింగుపురం పంచాయతీ బగ్గువానిపేట, మామిడివలస గ్రామాల్లో ధర్మన రామ్‌మనోహర్‌నాయుడు పర్యటించి ఉపాధి వేతనదారులతో మమేకమయ్యారు. గత ఐదేళ్లలో చేకూరిన లబ్ధిని చూసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు బగ్గ అప్పారావు, చిట్టి రవికుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు రుప్ప దివ్య ఉన్నారు.

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం

రణస్థలం: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతోపాటు అప్రమత్తంగా ఉండాలని రణస్థలం అగ్నిమాపక అధికారి పైల అశోక్ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మండలంలోని కొండములగాం పంచాయతీలోని ముక్కుంపురంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ వద్ద అకస్మికంగా మంటలు చేలరేగితే ఎలా ఆర్పాలో ప్రత్యక్షంగా చేసి చూపించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయ స్ఫూర్తిగా వ్యవరించాలని సూచించారు. ఇంట్లో ఎలక్ట్రికల్ పరికరాలు మండేటప్పుడు విద్యుత్ సరఫరా నిలిపిన తరువాత మిగతా ప్రయత్నాలు చేయాలని తెలియజేశారు. అగ్నిమాపక పరికరాలు వినియోగంపై కూడా ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. అగ్నిమాపక సిబ్బంది బలగ ప్రసాద్, ఎ.సురేష్, సి.హెచ్.నాయుడు, వెంకటరావు ఉన్నారు.



అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ముమ్మరంగా వాహన తనిఖీలు

రణస్థలం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా అంతర్ చెక్ పోస్టు పైడిభీమవరం వద్ద జే.ఆర్.పురం సీఐ జి.రామచంద్రరావు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేకుండా ఎటువంటి వస్తువులు, మద్యం వంటివి రవాణా చేయవద్దన్నారు. రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకువెళ్లవద్దన్నారు. జే.ఆర్.పురం ఎస్సై కె.గోవిందరావు, పోలీసులు ఉన్నారు.



కారును తనిఖీ చేస్తున్న సీఐ, పోలీసులు